ప్రజాశక్తి
ఆదివారం 23 జూన్ 2024
5
శ్రీ సత్యసాయి



ఆర్థిక మంత్రుల సమావేశంలో పయ్యావుల కేశవ్

ప్రజాశక్తి-వజ్రకరూరు

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.



కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్


నాన్నంటే నమ్మకం..
నాన్నంటే ధైర్యం..
నాన్న తోడుగా ఉంటే బలం..
నాన్న కష్టాన్ని దూరం చేసే ఆయుధం..

ఏ కూతురికైనా నాన్నపైన ఉండే విశ్వాసం ఇది. తనకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో రెక్కలు కట్టుకుని వస్తాడనే భావన. బుడిబుడి అడుగులు వేసేప్పటి నుంచి పెళ్లై అత్తారింటికి వెళ్లినా నాన్న అనే కవచం కూతురికి ఆసరాగా ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి కసాయిలా మారాడు. తండ్రి స్థానంలో ఉండి కిరాతకానికి తెగబడ్డాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాలయముడిలా మారాడు. భార్యపై అనుమానం, కక్షతో అభంశుభం తెలియని తన ఏడేళ్ల కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. చిట్టితల్లి భవిష్యత్తుకు ఊయల కట్టాల్సిన వ్యక్తి చిన్నారిని బావిలో పడేసి ఊపిరి తీశాడు.

కసాయి తండ్రి

కిరాతకం

- నార్పలలో అదృశ్యమైన చిన్నారి హత్య
- తండ్రే హంతకుడు..!
- భార్యపై అనుమానంతో కూతురి హత్య
- ఏమీ తెలియని వాడిలా పోలీసులకు ఫిర్యాదు



బావిలో తేలియాడుతున్న చిన్నారి మృతదేహం



మృతి చెందిన చిన్నారి పావని (ఫైల్ ఫోటో)

ప్రజాశక్తి-నార్పల

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం అదృశ్యం అయిన చిన్నారి ఘటన చివరకు విషాదాంతం అయ్యింది. తండ్రి చేతిలోనే హత్యకు గురై విగత జీవిగా బాలిక పాడబడ్డ బావిలో కన్పించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా నార్పలలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి శింగనమల సిఐ శ్రీధర్, ఎస్ఐ సత్యనారాయణరెడ్డి వివరాలను పాత్రికేయులకు వెల్లడించారు. అనంతపురం జిల్లా నార్పల కొత్త బస్టాండ్ కాలనీలో నివాసం ఉంటున్న గణేష్ సోమలదొడ్డికి చెందిన అమలను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు పావని(6), కుమారుడు హరినాథ్ గౌడ్(4) ఉన్నారు. గణేష్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా, అమల గృహిణి. కూతురు పావని నార్పల అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ఏడాది కాలంగా గణేష్ తన భార్యతో గొడవ పడుతున్నాడు. భార్యపై అనుమానంతో ప్రతి రోజూ ఏదో ఒక విధంగా ఆమెతో ఘర్షణ పడేవాడు. దీనికి తోడు తన కూతురు తనకు పుట్టలేదనే అనుమానం కూడా ఉంది. ఈ అనుమానంతోనే అతను కసాయిలా మారిపోయాడు.



కుమార్తెతో తండ్రి గణేష్ (ఫైల్ ఫోటో)

పాఠశాల నుంచి తీసుకెళ్లి బావిలో తోసేసి..

ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం గణేష్ తన కూతురు చదువుతున్న పాఠశాలకు వెళ్లి చిన్నారిని ఇంటికి వెళ్దామని చెప్పి తనపాటు ద్విచక్రవాహనంలో తీసుకెళ్లాడు. తండ్రి ఇంటికి తీసుకెళ్తున్నాడన్న ఆనందంలో చిన్నారి సంతోషంగా బైక్‌పై ఎక్కింది. అప్పటికే కూతురును చంపేయాలని నిశ్చయించుకున్న తండ్రి నార్పల సమీపంలోని ఓ పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడకు తీసుకెళ్లాగానే పాపను కొట్టి అనంతరం నీటిలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా ఇంటికి వచ్చేశాడు. పాప ఎక్కడంటూ భార్య అమల గణేష్‌ను అడిగింది. అంగట్లో తినుబండారులు కొనేందుకు వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని గణేష్ చెప్పాడు. దీంతో తల్లి ఆందోళనతో గాలింపు చేపట్టింది. అయినా పాప ఆచూకీ లభించలేదు.

ఏమీ తెలియని వాడిలా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

తన కూతురు అంగట్లో తినుబండారులు కొనుగోలు చేసేందుకు వెళ్లి తరువాత ఇంటికి రాలేదని చెబుతూ పాప తండ్రి గణేష్ నార్పల పోలీసులకు పిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం తిరిగారు. జిల్లా ఎస్పీ గౌతమిసాలి సైతం నార్పలకు వెళ్లి చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పోలీసులతో కలిసి తండ్రి గణేష్ కూడా వెతుకుతున్నట్లు నటించాడు. చిన్నారి గురించి పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇస్తూ రెండు రోజుల పాటు వారికి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు.

బావి వద్ద తచ్చాడుతూ కన్పించడంతో..

కూతురిని చంపేసిన గణేష్ శనివారం ఉదయం పాప మృతదేహం నీటిలో తేలియాడుతోందేమోనని చూసేందుకు పాడుబడ్డ బావి వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న పోలీసులకు గణేష్ కంటబడ్డాడు. అప్పటికే అనుమానంతో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఎందుకు ఇంకడున్నావని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు దుర్మార్గాన్ని అంగీకరించాడు. రెండు రోజుల క్రితం తానే కూతుర్ని బావిలో తోసేశానని, మృతదేహం నీటిలో తేలియాడుతుందేమోనని చూసేందుకు వచ్చానంటూ అసలు వాస్తవాలు తెలియజేశాడు. దీంతో విస్తుపోయిన పోలీసులు బావిలో గాలించగా ముళ్ల చెట్ల కింద చిన్నారి పావని మృతదేహం లభ్యం అయ్యింది.

అనుమానంతోనే హత్య

ఇటీవల గణేష్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన కూతురు తనకు పుట్టలేదనే భావన ఉంది. దీనికి తోడు ఇంట్లో తనమాటను భార్య ఏమాత్రం వినడం లేదనే అక్కసు కూడా ఉంది. వీటన్నింటి నేపథ్యంలో గణేష్ తన కూతుర్ని చంపితే భార్యపై కక్షసాధించవచ్చని భావించి చిన్నారిని అమానుషంగా హత్య చేశాడు. ఇదే విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

మిన్నంటిన రోదనలు

రెండు రోజులుగా అదృశ్యం అయిన చిన్నారి హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు, అక్కడున్న మహిళలు కన్నీటి పర్యవంతం అయ్యారు. ముక్కుపచ్చలారని చిన్నారిని ఇంత కిరాతకంగా చంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.



సార్..మీ దగ్గర పని చేస్తాం..!

- అవకాశాల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
- సిఫార్సుల కోసం ముమ్మర ప్రయత్నాలు



ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

సార్... సార్... నేను మీ వద్ద పనిచేస్తాను... అవకాశం ఇప్పించండి అంటూ అధికారపార్టీ నేతల చుట్టూ అధికారులు చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇంతకు మునుపు అధికారంలో ఉన్న వైసిపికి అనుకూలంగా ఉంటూవచ్చిన అధికారులు తిరిగి ఇప్పటి అధికార పార్టీ టిడిపి నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. అయితే గతంలో పనిచేసే ప్రాంతంలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటుండటం గమనార్హం. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సిఫార్సు కోసం బారులుదీస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న ముఖ్య నేతలకు మంచి గిరాకీ ఏర్పడింది. వారిని ముందుగా ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. కులం.. ప్రాంతం ఇలా ఏదోక పేరు చెప్పి తాము అనుకున్న చోటుకు పోస్టింగ్‌ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా ఏ అధికారి అయితే బాగుంటుంది... ఎవరు తమకు అనుకూలమైన వారో ఆరా తీసే పనిలో పడ్డారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నెల రోజుల్లోపు అధికార యంత్రాంగాన్ని సెట్ చేసుకునే పనిలో ఎమ్మెల్యేలూ ఉన్నారు. మంత్రులు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోగానే తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునేలా ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు విభాగంపై ముందుగా దృష్టి పెట్టారు. గతంలో వైసిపి హయాంలో వీరు ఎక్కడ పనిచేశారు... ఏ రకంగా పనిచేసారన్నది కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానమైన పోస్టుల్లో లేని వారు తమను అదే పనిగా అధికారపార్టీ పక్కనపెట్టిందని చెప్పి సానుభూతి ద్వారా తాము కోరుకున్న ప్రాంతానికి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

ఆదాయ వనరులపైనా దృష్టి..!

ప్రజాప్రతినిధులు ఎక్కడ ఏ ఆదాయ వనరులున్నాయన్న దానిపై ఇప్పటి నుంచే ఆరాలు తీస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒకటి, రెండు దగ్గర ఎక్కడైనా పనులు జరుగుతుంటే తక్షణం నిలిపేయాలన్న మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. మరికొన్ని చోట్ల గతంలో వివాదాస్పద భూముల్లోనున్న అధికారపార్టీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సత్యసాయి జిల్లాలో ఈ రకంగా ఒకరిద్దరు నేతల ఇళ్లకు తాళాలు కూడా అధికార పార్టీ నేతలు వేసినట్టు ప్రచారం నడుస్తోంది. ఇక రేషన్ దుకాణాలైతే ఇప్పటి వరకు నిర్వహిస్తున్న డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇక తమ పార్టీకి చెందిన వారు నిర్వహిస్తారని... వాటిని వదిలిపెట్టమన్న సంకేతాలు రావడంతో కొన్ని చోట్ల అనధికారికంగానే ఈ నెలలో రేషన్‌కు డబ్బులను అధికారపార్టీ నేతలే చెల్లిస్తున్నారు. అధికారులు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే సమస్య అవుతుందని మిన్నకుండిపోతున్నారు. మద్యం పాలసీపైనా అధికారపార్టీ నేతలు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న విధానం కాదని, పాత పద్ధతిలోనే ప్రయివేటుకు అప్పగిస్తారని చెప్పడంతో దుకాణాలు అన్నింటినీ తామే దక్కించుకుకోవాలన్న ప్రయత్నాల్లో ఇప్పటి నుంచే ఉండటం గమనార్హం. ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా వీటిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇలా అధికార మార్పిడితో అంతటా అలజడి మొదలైంది.

చేనేత సంఘం స్థలం ఆక్రమణకు యత్నం

అడ్డుకున్న సిపిఎం - రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ అక్రమ కొనుగోళ్లను రద్దు చేయాలని డిమాండ్



చేనేత సంఘం స్థలం వద్ద ఉన్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-సోమందేపల్లి

సోమందేపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మిక సంఘం అనుభవంలో ఉన్న స్థలం ఆక్రమణకు రియల్ ఎస్టేట్ వ్యాపారి యత్నించాడు. జెసిబిలతో స్థలంలో పనులు చేయిస్తుండగా సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. తప్పుడు రికార్డులతో స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ప్రశ్నించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి మద్దతుదారులు, సిపిఎం నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సిపిఎం నాయకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమరప్ప కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 25లోని చేనేత కార్మిక సంఘం స్థలాన్ని కొనుగోలు పేరుతో అక్రమంగా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు చేపట్టారని, దీనిని వెంటనే నిలిపేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు సిపిఎం మండల నాయకత్వం పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్దన్న మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్‌నాథ్ సర్వే నెం:25లోని చేనేత సంఘం అనుభవంలో ఉన్న భూమిని ఆక్రమించుకునేందు ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. కొనుగోలుకు సంబంధించిన పత్రాలు చూపకుండానే స్థలంలోకి వస్తున్నారన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ స్థలం సమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గత ఆరు నెలలు క్రితం వేరే సర్వే నెంబర్‌తో భూమి కొనుగోలు చేసి, ఆ సర్వే నెంబర్ ఇదే అంటూ చేనేత సంఘం అనుభవంలో ఉన్న స్థలాన్ని కాజేసేందుకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆయన మద్దతుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. భూమిని కాపాడుకునేందుకు తాము సిపిఎం జెండాలు పాతితే టిడిపి నాయకులతో కలిసి వచ్చి సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇష్టానుసారం తిడుతున్నారన్నారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని కాపాడాలని ప్రశ్నించారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రంగప్ప, మండల కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, వెంకటేశులు, శ్రీకాంత్, మాబు, హనుమయ్య, శీలనారాయణస్వామి, రామకృష్ణ, కొండా వెంకటేశులు, రామాంజనేయులు, రవి పాల్గొన్నారు.

టమోటా కిలో రూ.100



రొద్దం సంత మార్కెట్‌లో కూరగాయాలను విక్రయిస్తున్న వ్యాపారులు

ప్రజాశక్తి-రొద్దం

టమోటా ధరలు పేద, మధ్య తరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో ఏకంగా రూ.100కు చేరింది. శనివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో జరిగిన వారపు సంతలో టమోటా కిలో రూ.100కు విక్రయించారు. ఈ ధరను చూసి ప్రజలు అవాక్కయ్యారు. వీటితో పాటు ఇతర కూరగాయాల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. మిరప కిలో రూ.160, వంకాయ రూ.30, చిక్కుడకాయలు రూ.80, బెండకాయలు రూ.60, కాకరకాయ రూ.30, బీన్స్ రూ.160, ఉర్లగడ్డ రూ.40 ప్రకారం అమ్మారు. గతంలో ఈ స్థాయిలో అన్ని కూరగాయల ధరలు ఇంత ధరలు లేవని, ప్రస్తుతం అన్నీ పెరిగాయంటూ పేద, మధ్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ



జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి పత్రం ఇస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం

జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు నడుపుతున్న బస్సులను తనఖీ చేసి సామర్థ్యం లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్‌టిఒ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి కరుణసాగర్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించడంతో పాటు వినతి పత్రం ఇచ్చారు. బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్‌నెస్ లేకుండా నడుపుతున్న కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలన్నారు. బస్సు పరిమితికి తగ్గట్లు విద్యార్థుల నుంచి బస్సు ఫీజు రూపంలో తీసుకుని, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా లేదా అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జయచంద్ర, చంద్రశేఖర్, జస్వంత్, హుస్సేన్, అఫ్రీద్‌హుస్సేన్, విక్రమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

'చిలకం'ను కలిసిన దస్తావేజులేఖరులు



చిలకం మధుకు శుభాకాంక్షలు తెలుపుతున్న దస్తావేజులేఖరులు

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్

రాష్ట్రంలో ఎన్‌టిఎ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పట్టణంలోని దస్తావేజు లేఖరులు శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు పట్టణంలోని మార్కెట్ యార్డులో గుడ్ విల్ రూముల విషయంలో ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారన్నారు. కార్యక్రమంలో అల్లం రామాంజనేయులు, వాజీద్, గోపి, జూటూరు మహేంద్ర, సుధాకర్, వెంకటేష్, జావీద్, పాల్గొన్నారు.

మంత్రి దృష్టికి 'పురం' ఆసుపత్రి సమస్యలు



మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ని సన్మానిస్తున్న పురం బిజెపి నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం

హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పట్టణ బిజెపి నాయకులు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలోని మంత్రి నివాసంలో శనివారం మంత్రిని వారు కలిసి ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ పేరుకే జిల్లా స్థాయి ఆసుపత్రి అని, ఏరియా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కూడా లేవన్నారు. సిబ్బందితో పాటు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కోరినట్లు నాయకులు తెలిపారు. స్పందించిన మంత్రి ఆసుపత్రిని సందర్శించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారని వారు వివరించారు. మంత్రిని కలిసిన వారిలో బిజెపి జిల్లా కార్యదర్శి మేడం వరప్రసాద్, అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శకుమార్, కిసాన్ మోర్చా జోనల్ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్, పట్టణ మాజీ అధ్యక్షులు శంకర్ ఉన్నారు.

ఉపాధ్యాయులపై చర్యలు తగదు : ఏపీటీఎఫ్



డిఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎపిటిఎఫ్ నాయకులు

ప్రజాశక్తి-కొత్తచెరువు రూరల్

డిఇఒ మీనాక్షి కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలికల ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్‌కు షోకాజు నోటీస్ ఇవ్వడం, మరొక ఉపాధ్యాయురాలు జానకిని సస్పెండ్ చేయడం తగదని ఏపీటీఎఫ్ నాయకులు చంద్ర, లక్ష్మీనారాయణ, చంద్రబాబు, చంద్రశేఖర్, చాందు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కొత్తచెరువులోని డిఇఒ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ శనివారం యోగా దినోత్సవం సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాలకు డిఇఒ ఉదయం 9 గంటలకు వెళ్లగా అప్పటికే పాఠశాల సిబ్బంది హాజరయ్యారని, అయితే డిఇఒ వచ్చిన విషయం గమనించని ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రార్థన నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో డిఇఒ తాను పాఠశాలకు వచ్చినా గౌరవం ఇవ్వలేదని ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారని, ఇకనైనా వాస్తవాలు గమనించి ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులతో ఐటిఐ ప్రచార పనులు



ఐటిఐ విద్యార్థులతో ఫ్లెక్సీలు కట్టిస్తున్న సంస్థ యాజమాన్యం

ప్రజాశక్తి-రొద్దం

పెనుకొండ పట్టణంలో ఉన్న వెంకటేశ్వర ఐటిఐ కళాశాల యాజమాన్యం ఐటిఐ చదువుతున్న విద్యార్థులతో కళాశాల ప్రచారానికి సంబంధించిన పనులు చేయించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఐటిఐ విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూసిన గ్రామస్తులు ఐటిఐ యాజమాన్యం వైఖరిపై మండిపడ్డారు. చదువుకునేందుకు పిల్లలను పంపితే ఇలా రోడ్ల వెంబడి ప్రచార పనులు చేయంచడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మండలంలోని ఎల్‌జిబి నగర్ నుంచి రొద్దం వరకూ విద్యార్థులు ఆటోలో వెళ్తూ విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రజలు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఐటిఐ యాజమాన్యంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రజాశక్తి
www.prajasakti.com

టిడిపి కార్యకర్తకు ఎమ్మెల్యే ఆర్థికసాయం


ఆర్థికసాయం అందజేస్తున్న ఎమ్మెల్యే కందికుంట

నల్లచెరువు : స్థానిక యోగి వేమన ఆలయ వీధిలో ఉం టున్న టిడిపి కార్యకర్త డివి పవన్ ద్విచక్ర వాహన ప్రమా దంలో తీవ్రంగా గాయ పడ్డారు. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం పవన్ ఇంటికి వెళ్లి వైద్య ఖర్చుల కోసం అతడి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు అందజేసి ఆదుకున్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రాజశేఖర్, మాజీ ఎంపీపీ మహబూబ్‌సాబ్, గుత్తా ప్రసాద్, అంజనప్ప, ఫకృద్దీన్, వేణు, శ్రీనివాసులు, మోక్షజ్ఞ, వినోద్, సుబహాన్, వార్డు మెంబర్ ఫకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

రేపు పెడపల్లి వారపు సంత వేలం

పుట్టపర్తి రూరల్ : మండలంలోని పెడపల్లి గ్రామంలో ప్రతి బుధవారం నిర్వహించే వారపు సంత నిర్వహణకు ఈ నెల 24వ తేదీ వేలం వేయనున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి గోపాల్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాయగూరల క్రయవిక్రయాల కోసం సంత వేలం వేయనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో పెడపల్లి వారపు సంత వేలం నిర్వహిస్తునున్నామన్నారు. వేలంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము అవసరం లేదని, ఆసక్తి కలిగిన వారు పాల్గొనవచ్చునని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

పంట రుణాల రెన్యువల్‌కు 30 వరకు గడువు : సీఈవో


సీఈవో హరికృష్ణ

పెనుకొండ టౌన్ : ఈ నెల 30వ తేదీ లోపు పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలని ఇస్లాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో హరికృష్ణ రైతులకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలన్నీ కంప్యూటరీకరణ చేస్తున్నారన్నారు. సొసైటీలో అప్పు పొందిన రైతులు, రూ. 300 సభ్యత్వం ఉండి ఓటు హక్కు ఉన్న సభ్యులు ఆధార్‌కార్డు(అప్డేట్), బియ్యం కార్డు, నామినీతో సహా(ఫోన్ నెంబర్) కలిగిన లేదా పాన్ కార్డు, ఓటరు కార్డు జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను సొసైటీలో అందజేయాలన్నారు. పంట రుణాలకు సంబంధించి గతేడాదికి చెల్లించాల్సిన వడ్డీని ఈ నెల 30వ తేదీ లోగా చెల్లించి రెన్యువల్ చేసుకోవాలన్నారు. రెన్యువల్ చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయన్నారు. పంట రుణాలు, సిసిఎల్ లోన్స్, ఎల్‌టి కంతులు, వడ్డీ సకాలంలో చెల్లించాలని ఆయన తెలిపారు.

నేడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

ధర్మవరం టౌన్ : డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం(నేడు) పట్టణంలోని బిజెపి కార్యాలయంతో పాటు అన్ని వార్డుల్లో ఘనంగా నిర్వహించాలని బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, ఓబులేష్, జింకా చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రతి వార్డులో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటం ఉంచి, నివాళులర్పించి, ఆయన త్యాగాలను స్మరించుకోవాలన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి : ఎంఇఒలు


సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ

గాండ్లపెంట : మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంఇఒలు బి.కృష్ణా నాయక్, శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఎంఆర్‌సి భవన్‌లో శనివారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమా వేశం నిర్వహించారు. ఎంఇఒలు మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. అలాగే 'నేను బడికి వెళ్తా' కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు నిర్వహించి బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిలు, తదితరులు పాల్గొన్నారు.

టిడిపి నేత చొరవ.. గుంతపై గ్రిల్ ఏర్పాటు


డ్రెయినేజీపై గ్రిల్ ఏర్పాటు చేయిస్తున్న టిడిని నేత సుధాకర్

ధర్మవరం టౌన్ : పట్టణం లోని పిఆర్‌టి సర్కిల్‌లో సుమారు రెండేళ్లుగా ప్రమాదకరం గా ఉన్న గుంతకు మున్సిపల్ అధికారులు గ్రిల్ వేయించారు. వర్షాలు కురిసినప్పుడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి నీరు దిగువ భాగమైన పిఆర్‌టి వీధిలోకి చేరుకుంటుంది. దీంతో ఆ వీధిలో మోకాళ్ల లోతులో నీరు ప్రవహిస్తోంది. ఈ సమయంలో డ్రైనేజీ నిండి నీరంతా రోడ్లపైకి ప్రవహిస్తోం ది. నీటి ప్రవాహంలో గుంతను గుర్తించలేక అందులో పడి ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. శనివారం టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్ చొరవ తీసుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడి గుంతపై గ్రిల్ ఏర్పాటు చేయించారు. దీంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సిఎంను కలిసిన చిలకం


డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన చిలకం

ధర్మవరం టౌన్ : డిప్యూటీ సిఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు శనివారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో చిలకం పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చిలకంతో పాటు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ ఉన్నారు.

నేడు మంత్రి సవితమ్మ రాక

గోరంట్ల : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవితమ్మ బాధ్యతలు చేపట్టి మొదటిసారి ఆదివారం(నేడు) పెనుకొండ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని టిడిపి మండల కన్వీనర్ సోమశేఖర్ పిలుపునిచ్చారు. మంత్రి స్వాగత ఏర్పాట్లపై శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. సోమశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవితమ్మ విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చి అక్కడి నుంచి రహదారి మార్గంలో కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, సోమందేపల్లి మీదుగా పెనుకొండకు చేరుకుంటారన్నారు. రాష్ట్ర సరిహద్దు వద్ద టోల్‌గేట్‌లో మంత్రికి స్వాగతం పలికే కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో హిందూపురం పార్లమెంటు కార్యదర్శి నరసింహులు, గుమ్మయ్యగారిపల్లి హరి, పచ్చ అశోక్, బాలకృష్ణచౌదరి, వెంకటరమణ యాదవ్, తిరుపాల్, నిమ్మల శ్రీధర్ పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి మండల కన్వీనర్ సోమశేఖర్

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

ఐసిడిఎస్ పీడీ లక్ష్మీకుమారి



కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐసిడిఎస్ పిడి లక్ష్మీకుమారి

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఐసిడిఎస్ పిడి లక్ష్మీ కుమారి పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలల చట్టాలపై శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు లక్ష్మీకుమారి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పిడి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని, దేశంలో మొత్తం 39 శాతం బాలలు ఉంటున్నారని, బాలల చట్టాలపై అధికారులందరికీ అవగా హన కలిగి ఉండాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టం, బాలల న్యాయ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, తదితర నియమ నిబంధనలను జిల్లా పరిరక్షణ అధికారి మహేష్, డిసిపిఒ, ప్రొటెక్షన్ ఆఫీసర్లు నాగలక్ష్మి, మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ శివ రంగ ప్రసాద్, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల జ్యోతి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మోహన్‌రావు, సర్వ శిక్ష అభియాన్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపూర్ణ, డిసిపియు సిబ్బంది, శిశు గృహ సిబ్బంది, జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్లు, కేజీబీవీ ఎస్ఒలు పాల్గొన్నారు.

క్రమశిక్షణతోనే పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ : ఎస్పీ


ఎస్పీ కార్యాలయంలో సిబ్బందిని అభినందిస్తున్న జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్

ఎన్నికల విధుల్లో ఎన్నో సమస్యలు ఉన్నా పోలీస్ సిబ్బంది వాటిని అధిగమించి క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయడం వల్లే అన్నింటా విజయం సాధించామని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఎన్నికల సమయంలో బాగా పని చేసిన డిపిఒ సిబ్బంది, ఎస్‌బి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఎఆర్, బిడి టీం, ఎస్ఒజి, డిసిఆర్‌బి సిబ్బందికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినం దించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చన్నారు. కొత్త జిల్లా అయినా సిబ్బంది తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించడం వల్లే నేడు జిల్లాను రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానంలో నిలిపామన్నారు. ఎన్నికల ముందు జిల్లాలో పర్యటించిన విఐపిలు, వివిఐపిల కార్యక్రమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా విజయం సాధించామ న్నారు. అదే స్ఫూర్తితో ఎన్నికల్లో కూడా బాగా విధులు నిర్వర్తించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం బాగా పని చేసిందన్నారు. సమిష్టి కృషితో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. డిపిఒ సిబ్బంది పనితీరును ఎస్పీ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్పీ నిరంతరం సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారని, వారి సహకారంతోనే ఈ రోజు మేము జిల్లాలో బాగా పని చేయగలిగామని సిబ్బంది తెలిపారు. మున్ముందు ఎస్పీ ఆదేశాలను పాటిస్తూ ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి విజయ్ కుమార్, ఎఒ సుజాత, సీసీ రాఘవేంద్ర, సూపరింటెండెంట్ సరస్వతి, ఎస్బి సిఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డిసిఆర్‌బి సిఐ హర్ష, ఆర్ఐలు రవికుమార్, వలి, ఎస్బి ఎస్ఐ ప్రదీప్ కుమార్, డిపిఒ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల సేవలు అభినందనీయం : జెసి


అధికారులతో సమీక్షిస్తున్న జెసి అభిషేక్‌కుమార్


ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్

రెవెన్యూ ఉద్యోగుల సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేయాలని, ఎప్పుడూ అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. జెసి శనివారం కలెక్టరేట్‌లో డిఆర్ఒ కొండయ్యతో పాటు కలెక్టరేట్‌లోని ముఖ్య విభాగాల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పని తీరుపై సమీక్షించారు. జెసి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా కలెక్టరేట్‌లోని పరిపాలన, ఎన్నికల విభాగాలు చక్కగా పని చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకపై కూడా పని చేయాలన్నారు. సబ్ కలెక్టర్ మొదలుకొని డివిజనల్ అధికారులు, తహశీల్దాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. గత మూడు నెలలు ఎన్నికల పని చేశామని, ఇక పెండింగ్ ఫైళ్లు, పరిపాలనపరంగా ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని జెసి అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చిన అర్జీలు, భూసేకరణ పనులు, నిర్వాసితులకు పరిహారం, తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టరేట్లో సిబ్బంది కొరత ఉందని ఉద్యోగులు పేర్కొనగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబ్బంది కొరతను పరిష్కరిస్తామని జెసి తెలిపారు. సమావేశంలో ఏవో రామాంజనేయరెడ్డి, శాంతిభద్రతల విభాగం సూపరింటెండెంట్ వసుంధర, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

ప్రార్థన మందిరాలు వైద్యాలయాలుగా మారాలి

ప్రజాశక్తి-హిందూపురం

పట్టణంలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ వైద్యాలయాలుగా మారి వైద్య సేవలు అందించడానికి ఆయా ప్రార్థన మందిరాల నిర్వాహకులు ముందుకు రావాలని యాగ క్షత్రియ సాధు చెట్టి సంఘం అధ్యక్షులు జెఇ.వెంకటస్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని శ్రీ సవితా మహర్షి నాయీ బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వారి సౌజన్యంతో శనివారం గుడ్డం సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలోని కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జెఇ.వెంకట స్వామి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎంతో మంది ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారితో సమన్వయం చేసుకుని పట్టణంలోని ప్రార్థన మందిరాల నిర్వాహకులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే సామాన్యులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. శిబిరంలో వైద్య నిపుణులు 200 మందికి ఎకో, ఈసీజీ, కార్డియో ఫిట్‌నెస్, బిపి, షుగర్, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. 20 మందిని బెంగళూరులోని సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల రెఫర్ చేశారు. ఉచితంగా వైద్య సేవలందించిన వైద్యులకు నాయీ బ్రాహ్మణ సంఘం వారు ఘనంగా సన్మానం చేశారు. శిబిరంలో నర్సోజీరావు, రాఘవేంద్ర రావు, అన్సర్, ఉబెదుల్లా హుసేన్, ఇద్రీస్, ఉమర్ ఫారూక్ ఖాన్, బిఎన్.మూర్తి, నాగేంద్రప్రసాద్, గోపి, రమేష్‌బాబు, శ్రీనివాసులు, డిస్కో నాగరాజు, ఎమ్మెస్ శ్రీధర్, బిఎన్. నారాయణప్ప, సప్తగిరి మెడికల్ కళాశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

పుట్టపర్తి అభివృద్ధికి సహకరించండి

మంత్రులకు ఎమ్మెల్యే సింధూర వినతి


స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసిన పల్లె సింధూరరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్

నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి సహకారం అందించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులను కోరారు. ఆమెతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం రాష్ట్ర సచివాలయంలో పలువురు మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్‌ను కలిసి పుట్టపర్తిలో 90 శాతం పూర్తయిన షాదీమహల్‌ను గత ప్రభుత్వం విస్మరించిందని, తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరగా స్పందించిన మంత్రి త్వరలోనే షాదీమహల్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్అండ్‌బి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆమె మంత్రులకు వివరించి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన సింధూరను మంత్రులు అభినందించారు.

అసెంబ్లీలో అడుగు పెట్టడం మధురానుభూతి : ఎమ్మెల్యే

పుట్టపర్తి మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మధురాను భూతి పొందా. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా. వారి ఆశయాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నా భర్త వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, మామయ్య మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సహాయ సహకారాలతో పుట్టపర్తి అభివృద్ధికి కృషి చేస్తా.

'నేను బడికి పోతా'

చిలమత్తూరు : 'నేను బడికి పోతా' కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఇఒ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో కొడికొండ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే మానవహారం ఏర్పాటు చేశారు. పిల్లలు ఉండాల్సింది ప్రభుత్వ బడిలోనే అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అలీముల్లా, జయనాయక్, శోభ, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

'అనంత' అభివృద్ధి పయనం సాగేనా..?



ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

నిత్యం కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లా సమస్యలపై కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వమైనా దృష్టి సారిస్తుందా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈవారంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక బిజెపి ఎమ్మెల్యే కలిపి కూటమియే వంద శాతం విజయం సాధించింది. అందరూ కలసి ఈ జిల్లా వెనుకబాటుతనానికి పరిష్కారాలు ఏ మేరకు వెతుకుతారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఏ ఒక్కరూ లేకుండా ఉన్న ఈ కొత్త ప్రభుత్వంలో సమస్యలను చట్టసభల్లో లేవనెత్తేవారుండరు. ఇది ఒకవైపు అయితే.. ఆ పార్టీలు అనకుంటే సమస్యలను పరిష్కరించడానికి పెద్దగా అడ్డంకులు ఉండే అవకాశాల్లేవు. మంత్రివర్గ విస్తరణలోనూ ఉమ్మడి జిల్లాకు మంచి ప్రాధాన్యతనే లభించింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక మంత్రికాగా, ధర్మవరం బిజెపి ఎమ్మెల్యే సత్యకుమార్‌కు వైద్యఆరోగ్య శాఖనిచ్చారు. ఇక పెనుకొండ ఎమ్మెల్యే సవితకు బిసి సంక్షేమ శాఖను అప్పగించారు. ఇలా మూడు ప్రధానమైన పోర్టుపోలియోలే జిల్లాకు దక్కాయి. అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాల్సి ఉంది. అనేక సమస్యలు జిల్లాలో ఉన్నాయి. ప్రధానమైన వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న ఇక్కడ వర్షపాతం అతి తక్కువగా ఉంటోంది. 2023లో తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు కూడా సాగు చేసుకోలేకపోయారు. ఆ పంట నష్టానికి సంబంధించి బీమా కూడా ఇప్పటి వరకూ రాలేదు. ఇక రబీలోనూ కరువు మండలాలే ఏర్పడ్డాయి. ఆ కరువును పరిశీలించేందుకు కరువు బృందం కూడా ఈ వారంలోనే పర్యటించింది. దీని సాయం ఎప్పటికి అందుతుందో తెలియదు. ఇంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఇంకా సీజన్ చాలా సమయముంది. వచ్చేనెలలో ఏరకంగా వానలుంటాయో తెలియదు. ఎందుకంటే జిల్లాలో సాగయ్యేది అత్యధికంగా వర్షాపాతం ఆధారంగానే వ్యవసాయం ఉంటుంది. అన్ని నెలల్లోనూ వర్షాలు బాగా పడితేనే రైతుకు పంట దక్కుతుంది. లేకపోతే నష్టపోకతప్పని పరిస్థితులున్నాయి. ఇక జిల్లాకు సాగునీటిని అందించే ప్రధానమైన వనరులు హంద్రీనీవా, తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ. ఈ రెండింటికి ఇప్పట్లోనే నీళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వీటిని నీటిని అందించే తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌ల్లో నీళ్లు లేవు. ఒకవేళ వచ్చినా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. తక్షణం మరమ్మతులు చేపట్టాలన్నా రూ.12 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనాలు వేశారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. గడిచిన ఐదేళ్లలో కనీస మరమ్మత్తులు నోచుకోలేదు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ప్రధానంగా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ పూర్తి చేయాల్స ఉంది. ఉమ్మడి జిల్లాకు సాగు,తాగునీటిని అందించే అత్యంత ప్రధానమైన నీటి వనరు తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ. ఇక కొత్త ప్రభుత్వం జిల్లా పారిశ్రామికీకరణ పైనా దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన కియా పెద్ద పరిశ్రమగా ఉంది. ఇలాంటి మరిన్ని పరిశ్రమలొస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం ఏ మేరకు తీరుస్తుందో చూడాల్సి ఉంది.

నేరాలు ఘోరాలు

అదుపు తప్పి ఐచర్ బోల్తా

చిలమత్తూరు : 44-వ జాతీయ రహదారిపై మండలంలోని పెద్దనపల్లి క్రాస్ వద్ద శనివారం ఐచర్ వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వాహణం పెద్దనపల్లి క్రాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

టిడిపి, వైసిపి వర్గీయుల ఘర్షణ

ముదిగుబ్బ : మండలంలోని మంగళమడక గ్రామంలో శనివారం టిడిపి, వైసిపి వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసిపికి చెందిన కిరణ్‌కుమార్ రెడ్డికి తలకు గాయం కాగా టిడిపికి చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు పట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ మాటా మాటా పెరిగి ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి చివరకు ఘర్షణ పడి గాయపరచుకుని, గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులను కలిసిన ఎమ్మెల్యే


మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే రాజు

ప్రజాశక్తి-మడకశిర

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శనివారం విజయవాడలోని సచివాలయంలో పలువురు మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి మడకశిర ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. అగళి, గుండుమల ప్రాథమిక వైద్య కేంద్రాలు 24 గంటల పాటు పనిచేసేలా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మని కలిసి గుండుమల ఎంజెపి బిసి గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతుల వరకూ అదనంగా 10 శాతం సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి హంద్రీనీవా కాలువ విస్తరణ, బైపాస్ కెనాల్, అన్ని చెరువులకు నీరందేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ఎంఎల్ఎతో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఉన్నారు.



విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న టిడిపి నేతలు

విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

ప్రజాశక్తి-బత్తలపల్లి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్‌యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ గోనుగుంట్ల నారాయణరెడ్డి విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు. మండలంలోని దంపెట్ల ప్రభుత్వ పాఠశాలలో శనివారం నారాయణరెడ్డి విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, తదితర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మస్తాన్‌వలి, గాయిత్రీ, క్లస్టర్ ఇన్‌ఛార్జి సురేంద్ర, గోనుగుంట్ల అమర్, ఉమ్మాల చంద్రశేఖర్, తరిగోపుల చౌదరి, రామాపురం కేశవ, నారాయణస్వామి, నాగభూషణం, కుళ్లాయప్ప, నాగేష్, సుబ్బయ్య, బాసికొండ రమణ, తదితరులు పాల్గొన్నారు.